క్లుప్తంగా

టీటీడీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ



విజయవాడ కల్చరల్: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీవారి అన్నప్రసాదం చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం పున్నమ్మతోటలోని టీటీడీ కల్యాణమండపంలో దాతలు తోట రాజశేఖరరెడ్డి, దివ్యవాణి, తోట రమేష్ శ్రీవాణిల సహకారంతో మూడువందల మందికి అన్నప్రసాదం అందించారు. టెంపుల్ ఇన్‌స్పెక్టర్ లలితా రమాదేవి మాట్లాడుతూ టీటీడీ దేవాలయం వారి ప్రేరణతో రాష్ట్రంలోని అనుబంధ దేవాలయాలలో వివిధ సందర్భాలలో అన్నప్రసాదం అందిస్తున్నట్లు తెలిపారు.

ముక్క చీరల వేలం వాయిదా



ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు సమర్పించిన ముక్క చీరలు, అట్ట చీరలను దేవస్థానం శుక్రవారం బహిరంగ వేలం నిర్వహించింది. ప్రస్తుతం దేవస్థానం గోడౌన్‌లో ఉన్న చీర ముక్కలతోపాటు రానున్న రెండేళ్ల కాలపరిమితిలో ముక్క చీరలను పోగు చేసుకునే హక్కును బహిరంగ వేలం నిర్వహించింది. ఆలయ ఏఈవో దుర్గారావు పర్యవేక్షణలో లీజెస్ విభాగం సిబ్బంది ఈ వేలం నిర్వహించారు. బహిరంగ వేలంలో ముగ్గురు కాంట్రాక్టర్లు పాల్గొనగా, దేవస్థానం వద్ద ఉన్న ముక్క చీర ఒక్కొక్కటి రూ.10 చొప్పున ధర నిర్ణయించి వేలం ప్రారంభించారు. ఇక రవిక ముక్కలను బహిరంగ వేలం నిర్వహించగా, అధిక ధర అంటూ కాంట్రాక్టర్లు వేలం ప్రక్రియలో పాల్గొనలేదు. ఇక రానున్న రెండేళ్లలో ముక్క చీరలను పోగు చేసుకునేందుకు ఏడాదికి రూ.40 లక్షల చొప్పున ధర నిర్ణయించి వేలం ప్రారంభించగా కాంట్రాక్టర్లు ఎవ్వరూ ఆసక్తి చూపలేదు. దీంతో బహిరంగ వేలాన్ని వాయిదా వేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

విద్యార్థులకు అభినందనలు



భవానీపురం(విజయవాడపశ్చిమ): విద్యాధరపురంలోని బెజవాడ రాజారావు హైస్కూల్లో నిర్వహించిన పాలిసెట్ కోచింగ్ సెంటర్‌లో విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులను పాఠశాల కరస్పాండెంట్ బెజవాడ రాజారావు అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత రెండు దశాబ్దాలుగా తమ హైస్కూల్‌లో పాలిసెట్ కోచింగ్ ఇస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తమ కోచింగ్ సెంటర్ నుంచి 27 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా అందరూ మంచి ర్యాంక్‌లతో సీట్లు సంపాదించి నూరు శాతం ఉత్తీర్ణత సాధించటం గర్వకారణంగా ఉందన్నారు. ముఖ్యంగా గురజాపు హేమ హారిక 1602వ ర్యాంక్, ఈర్ల దిలీప్ కుమార్ 4845 ర్యాంక్, కంబపు జ్ఞాన ప్రస్నాంబ 5536వ ర్యాంక్ పొందారని వివరించారు. మంచి ర్యాంక్‌లతో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ మంచి ఇంజినీరింగ్ కళాశాలల్లో సీట్లు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులను అభినందించినవారిలో పాఠశాల సెక్రటరీ శ్యామ్ ప్రకాష్, ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసన్న, ఉపాధ్యాయులు అశోక్ కుమార్, రాంగోపాల్ ఉన్నారు.

భామనే... సత్యాభామనే...



విజయవాడ కల్చరల్: కూచిపూడి సిద్ధేంద్రయోగి కళాక్షేత్రం వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింతా రవి బాలకృష్ణ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని జీవీఆర్ కళాశాలలో శుక్రవారం యువ నృత్య కళాకారిణిలు శ్రావ్య గ్రీష్మ, కృష్ణ సునంద శ్రియ ప్రదర్శించిన భామాకలాపం నృత్య రూపకం ఆద్యంతం కూచిపూడి నృత్య వైభవాన్ని చాటింది. కూచిపూడి నృత్య సంప్రదాయంలో భామాకలాపం అతి ముఖ్యమైన సంప్రదాయ నృత్య రూపకం. శ్రీ కృష్ణుడు, సత్యభామల మధ్య జరిగిన అమలిన శృంగారం శ్రీ కృష్ణుని ప్రేమతత్వం, సత్యభామ అహంకారంతో కూడిన అభిమానం మధ్య జరిగిన సంఘర్షణే భామాకలాపం నృత్యరూపకం సత్యభామగా శ్రావ్యగ్రీష్మ, శ్రీకృష్ణునిగా సునంద శ్రియ నృత్యాలను అభినయించారు. నట్టువాంగం డాక్టర్ బాలకృష్ణ, గాత్రం సుధా శ్రీనివాస్, మృదంగం లక్ష్మణకుమార్, వయోలిన్ ఆంజనేయులు, ఫ్లూట్ కుమార్ బాబు సహకారం అందించారు. కార్యక్రమంలో భాగంగా నాట్యాచార్యులు భాగవతుల శ్రీనివాస శర్మ, కురువి వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్‌లను నిర్వాహకులు ఆత్మీయంగా సత్కరించారు.

డ్రెయిన్ల ఆక్రమణ ఇలా.. మురుగు పారేదెలా?

- డ్రెయిన్లపై విచ్చలవిడిగా నిర్మాణాలు
- మురుగు పారుదలకు ఆటంకం
- కేదారేశ్వరపేటలో పారిశుద్ధ్య సమస్య
- పట్టించుకోని టౌన్‌ప్లానింగ్ అధికారులు





కేదారేశ్వరపేట ప్రభాస్ కళాశాల రోడ్డులో డ్రెయిన్‌లపై ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలు

పూర్ణానందంపేట(విజయవాడపశ్చిమ): స్థానిక కేదర్వేరపేటలోని ప్రభాస్ కళాశాల రోడ్డులో కొంత మంది వ్యాపారులు, నివాసితులు డ్రెయిన్‌లను ఆక్రయించుకుని పార్కింగ్, వ్యాపార సముదాయాలుగా ఉపయోగించుకుంటు పారిశుద్ధ్య సమస్యను సృష్టిస్తున్నారు. దీంతో డ్రెయిన్‌లలో పేరుకుంటున్న వ్యర్థాలను తొలగించేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని డ్రెయిన్‌లు చెత్త, వ్యర్థాలతో నిండిపోయి అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. ఈ ప్రాంతంలో పదుల సంఖ్యలో వ్యాపారులు డ్రెయిన్‌లను పూర్తిగా మూసివేసి యథేచ్ఛగా తమ వ్యాపారాలను కొనసాగిస్తుండగా మరికొంత మంది నివాసితులు డ్రెయిన్‌లపై ర్యాంపులు ఏర్పాటు చేసి తమ వాహనాల పార్కింగ్‌కు స్థలాలుగా ఉపయోగించుకుంటున్నారు. దీంతో మురుగునీటి పారుదల నిలిచిపోయి తరచూ పారిశుద్ధ్య సమస్య తలెత్తుతోంది. దీన్ని అడ్డుకోవాల్సిన నగర పాలక సంస్థ టౌన్‌ప్లానింగ్, శానిటరీ అధికారులు పట్టించుకోకపోడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు పాటించని వ్యాపారులు...

కేదారేశ్వరపేట పండ్ల మార్కెట్‌కు వచ్చే కొనుగోలుదారులతో ఎప్పుడూ ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. ప్రభాస్ కళాశాల రోడ్డులో కొంత మంది వ్యాపారులు నిబంధనలకు వ్యతిరేకంగా సైడు కాలువలను ఆక్రమించుకుని వాటిపై శాశ్వత నిర్మాణాలు, బడ్డీకొట్లు, ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారు. ప్రభాస్ కళాశాల రోడ్డులోని సైడు డ్రెయిన్‌లు పూర్తిగా ఆక్రమణలకు గురవ్వడంతో అక్కడ తీవ్రంగా పారిశుద్ధ్య సమస్య నెలకొంది. వ్యాపారులు సైడు డ్రెయిన్‌లతో ఆక్రమించుకోవడంతో పాటు దుకాణాల్లోని వ్యర్థాలను సైతం కాలువల్లోనే పడేయడంతో మురుగు నీరు పారే పరిస్థితి కనిపించడం లేదు. డ్రెయిన్ల ఆక్రమణలతో ఆయా ప్రాంతాల్లో పారిశుద్ధ్య కార్మికులు పూడిక తొలగించేందుకు ఎటువంటి అవకాశం లేకపోవడంతో చేసేది లేక వెళ్లిపోతున్నారు. దీంతో డ్రెయిన్‌లు పొంగినా లేదా చిన్నపాటి వర్షం కురిసినా మురుగునీటి ప్రవాహం రోడ్లపైకి పారుతుంది. దీంతో స్థానికులు మురుగునీటి దుర్గంధం మధ్యనే రాకపోకలు సాగించాల్సిన దుస్థితి ఉంది.



ఆక్రమణలతో పూర్తిగా మూసుకుపోయిన సైడు డ్రెయిన్‌లు

అధికారులు చర్యలు తీసుకోవాలి....

డ్రెయిన్‌ల ఆక్రమణల గురించి తెలిసినప్పటికీ నగర పాలక సంస్థ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా డ్రెయిన్‌లలో వ్యర్థాలు గుట్టలుగా పేరుకుపోయి దుర్గంధంతో పాటు మురుగునీటి పారుదలకు ఆటంకం కలుగుతుంది. దీనిపై టౌన్‌ప్లానింగ్ అధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా డ్రెయిన్‌లపై ఆక్రమణలు చేపట్టిన దుకాణ యాజమానులు, నివాసితులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

సీఆర్‌డీఏకు దుర్గగుడి ఈఈ బదిలీ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గగుడి కార్యనిర్వాహక ఇంజినీర్(ఈఈ) వైకుంఠరావు సీఆర్‌డీఏకు బదిలీ అయ్యారు. పెనుగ్రంచిప్రోలులో ఈఈగా విధులు నిర్వహించిన వైకుంఠరావు గత ఏడాది దసరా ఉత్సవాలకు ముందు దుర్గగుడికి బదిలీపై వచ్చారు. అయితే ఏడు నెలల కాలంలోనే ఆయన సీఆర్‌డీఏకు బదిలీపై వెళ్లారు. శుక్రవారం ఉదయం ఆలయానికి విచ్చేసిన వైకుంఠరావు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతర ఆలయ అర్చకులు ఆశీర్వచనం, అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. అంతకు ముందు ఆలయ ఈవో శీనానాయక్‌ను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రస్తుతం దుర్గగుడిలో రెండు ఈఈ పోస్టులు ఉండగా, ఈఈ–1గా కోటేశ్వరరావు విధులు నిర్వహిస్తున్నారు. ఈఈ–2 వైకుంఠరావు సీఆర్‌డీఏకు బదిలీపై వెళ్లడంతో ఆయన స్థానంలో ఎవరు వస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది.

నవగ్రహ విగ్రహ ప్రతిష్ట 3కు వాయిదా

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ జూన్ 3వ తేదీకి వాయిదా పడింది. వాస్తవానికి శనివారం నుంచి మూడు రోజుల పాటు విగ్రహ ప్రతిష్ఠకు ఆలయ ఇంజినీరింగ్ అధికారులు ఏర్పాట్లను శరవేగంగా చేపట్టింది. అయితే శుక్రవారం ఉదయం ఆలయ అర్చకులు, వైదిక కమిటీ నవగ్రహ విగ్రహ ప్రతిష్ఠ ముహూర్తాన్ని వచ్చే నెలకు మార్పు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 6వ తేదీ నుంచి భక్తులు నవగ్రహాలకు పూజ చేసుకునేందుకు దేవస్థానం అవకాశం కల్పిస్తుంది.

అంతర్గత వీధులు జలమయం





జలమయమైన దర్గా ప్రాంతంలోని రోడ్లు

భవానీపురం(విజయవాడపశ్చిమ): అసలే అక్కడ అస్తవ్యస్త డ్రెయినేజీ... సైడు కాలువల్లో మురుగు నీరు ముందుకు కదలని దుస్థితి. ఈ నేపథ్యంలో గురువారం అర్ధరాత్రి దాటిన తరువాత కురిసిన వర్షానికి అంతర్గత రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇది భవానీపురంలోని హజరత్ సయ్యద్ గాలిబ్ షహీద్ దర్గా ప్రాంతంలో రోడ్ల పరిస్థితి. దాదాపు 600 కుటుంబాలు నివసిస్తున్న ప్రాంతంలో అన్ని రోడ్లు కూడా నాలుగు నుంచి ఆరు అడుగుల విస్తీర్ణంలోపే ఉంటాయి. అర్ధరాత్రి వర్షం భారీ కురవడంతో రోడ్లతోపాటు ఇళ్లు కూడా జలదిగ్బంధనంలో చిక్కుకుపోవడం చూసి స్థానికులు ఆందోళన చెందారు. సైడు కాలువల్లోని మురుగునీరు, ఖాళీస్థలాల్లోని నీటితో వర్షపు నీరు ఏకమైంది. దీంతో ఈప్రాంతమంతా జలదిగ్బంధనంలో చిక్కుకుపోయింది. స్థానికుల ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ ఏఈ శుక్రవారం ఉదయం వచ్చి పరిస్థితిని పరిశీలించారు. కాని ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులకు ఇక్కట్లు తప్పలేదు.

గతంలోనూ ఈ ప్రాంతంలో నెలకొన్న డ్రెయినేజీ సమస్య పరిష్కారానికి పలువురు జోనల్ కమిషనర్లు ప్రయత్నించినా సాధ్యం కాకపోవడంతో చేతులెత్తేశారని స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ ముజావర్ల కమిటీ ఉన్నప్పటికీ దర్గా అభివృద్ధి గురించి తప్ప తమ సమస్యల గురించి పట్టించుకోవడంలేదని దర్గా ప్రాంతంలో నివసిస్తున్న ముజావర్ల కుటుంబాలే ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ మురికి కూపంలో ఇంకా ఎన్నేళ్లు ఉండాలో అంటూ స్థానికులు వాపోతున్నారు. పాలకులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

యువతి అదృశ్యంపై కేసు

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): భవానీపురంలోని హెచ్‌బీ కాలనీలో నివాసముంటున్న ఓ వ్యక్తి తన కుమార్తె కనపడటం లేదంటూ స్థానిక పోలీసుస్టేషన్‌లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం మేరకు ఆర్టీసీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి హెచ్‌బీ కాలనీ ఎంబజీలో తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. పామర్రులోని ఓ కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతున్న ఆయన కుమార్తె ఈనెల 15వతేదీన ఇంటికి రాగా, 16వతేదీన ఆ యువతి కుటుంబసభ్యులతో సరిగా మాట్లాడటం లేదంటూ తండ్రి మందలించారు. దీంతో ఉదయం 8.30 గంటలకు ఆ యువతి ఇంటి నుంచి వెళ్లగా, 9.30 గంటలకు చందు అనే వ్యక్తి ఆమె తండ్రికి ఫోన్‌చేసి మీ అమ్మాయి బస్టాండ్‌లో ఉంది...వెళ్లి తీసుకొచ్చుకోండి అని చెప్పాడు. దీంతో ఆయన బస్టాండ్‌కు వెళ్లి చూడగా కనిపించలేదు. ఫోన్ చేసిన చందు అనే యువకుడే తన కుమార్తెను తీసుకువెళ్లి ఉండవచ్చని అనుమానంతో యువతి తండ్రి శుక్రవారం రాత్రి భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

అద్దె కారును తాకట్టు పెట్టిన వ్యక్తిపై కేసు

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): కారును అద్దెకు తీసుకొని తాకట్టు పెట్టిన వ్యక్తిపై కేసు నమోదు చేసిన సంఘటన భవానీపురం పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే విద్యాధరపురంలో నివాసముంటున్న సీహెచ్ కల్యాణ్ ద్విచక్ర వాహనాల దుకాణంలో సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. కల్యాణ్ ఓ కారును ఫైనాన్స్‌పై తీసుకొని వినియోగించుకుంటున్నాడు. ఆ వాహనాన్ని అప్పుడప్పుడు అద్దెకు ఇస్తుంటాడు.

ఆ క్రమంలో ఈ ఏడాది మార్చి 15వతేదీన పొరంకికి చెందిన కుందేటి సాయిరామ్ అనే వ్యక్తికి కారును అద్దెకు ఇవ్వగా తిరిగి అప్పగించలేదు. జీపీఎస్ ఆధారంగా కారు పెనమలూరులోని బాషా అనే వ్యక్తి వద్ద కారుఉ ఉన్నట్లు గుర్తించి ఆ వ్యక్తిని నిలదీశాడు. అయితే సాయిరామ్ అనే వ్యక్తి కారును తనవద్ద రూ.80 వేలకు తాకట్టు పెట్టినట్లు బాషా తెలపడంతో ఈ విషయంపై కల్యాణ్ శుక్రవారం భవానీపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పర్యావరణ కాలుష్యంపై సమీక్ష

పటమట(విజయవాడతూర్పు): పరిశ్రమలు పర్యావరణ నిబంధనలు పాటిస్తున్నాయో లేదో అధికారులు తనిఖీలు నిర్వహించాలని ఏపీపీసీబీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. ఏపీఐఐసీ కాలనీలోని కార్యాలయంలో శుక్రవారం అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 17 రకాల పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలపై అధికారులు నిరంతరం దృష్టి సారించాలని, ఆయా పరిశ్రమలు ఇప్పటికే చేసుకున్న ఒప్పందాలను ఏపీ సింగిల్ డెస్క్ పోర్టల్ ఆటో రెన్యువల్ చేసుకోవాల్సి ఉందని, దీనిపై అధికారులు దృష్టి సారించాలని అన్నారు. ఆయా రకాల పరిశ్రమలన్నీ నిబంధనల ప్రకారం నిర్ణయించిన రుసుము చెల్లించాలని, చార్టెడ్ అకౌంట్ ధ్రువీకరించిన వార్షిక పత్రం, పెట్టుబడికి సంబంధించిన తాజా ధ్రువీకరణ పత్రం, వ్యర్థాల నిర్వహణకు సంబంధించిన పునరుద్ధరణకు షరతులకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించారు. 30 రోజుల ముందు పునరుద్ధరణ దరఖాస్తు చేసుకోవాలని, పరిశ్రమలు ఉత్పత్తి/కాలుష్య భారంలో ఎలాంటి పెరుగుదల ఉండకుండా ప్రాంతీయ అధికారి పర్యవేక్షించాలని, దీనిపై సమితి నివేదికను నేరుగా సంబంధిత జోనల్ అధికారికి పంపాలని ఆదేశించారు. హెడ్ ఆఫీస్ దరఖాస్తు విషయంలో జోనల్ కార్యాలయం రిమార్కుతో సభ్య కార్యదర్శికి, ఆర్వో నివేదికను సమర్పించాలని, సీటీవో విభాగం, ప్రధాన కార్యాలయం ఐదు రోజుల్లో ఆటో పునరుద్ధరణను జారీ చేయాలన్నారు.

బోధనకు సాంకేతికతను జోడించాలి

వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): బోధనలో అధునాతన పద్ధతులు తీసుకురావడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని హిందూ హైస్కూల్స్ కమిటీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ వి. నారాయణరావు అన్నారు. ఎస్‌ఆర్ఎస్వీ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయులకు పది రోజుల పాటు నిర్వహించిన ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ నేటితరం విద్యార్థులు సాంకేతికంగా ఎంతో ముందు ఉంటున్నారని చెప్పారు. అంతే వేగంగా ఉపాధ్యాయులు కూడా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని సూచించారు. కోడింగ్, రోబోటిక్స్ అంశాలను తరగతి గదుల బోధనలో అన్వయించడం ద్వారా విద్యార్థులకు పాఠాలను మరింత ఆసక్తిగా బోధించవచ్చని పేర్కొన్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఏఎస్కే దుర్గ మాట్లాడుతూ పాఠ్యపుస్తకాల్లోని అంశాలను ప్రయోగాత్మకంగా వివరించినప్పుడే విద్యార్థులకు ఆ అంశాల పట్ల పూర్తి అవగాహన ఏర్పడుతుందని చెప్పారు. విజ్ఞాన శాస్త్రాలు గణితం బోధించే ఉపాధ్యాయులు తప్పనిసరిగా సాంకేతికపరంగా ఎప్పటికప్పుడు తమ నైపుణ్యాలను పెంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రీసోర్స్ పర్సన్ ప్రదీప్ కుమార్, కేబీఎన్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి.కృష్ణవేణి, బీఈడీ కళాశాల అధ్యాపకులు పి. స్వరూప, నరేంద్ర కుమార్ పాల్గొన్నారు.

వీఎంసీ ప్రత్యేక కమిటీల ప్రమాణ స్వీకారం

పటమట(విజయవాడతూర్పు): విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 64 డివిజన్లలో మౌలిక సదుపాయాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటానికి ఏర్పాటైన ప్రత్యేక కమిటీల ప్రమాణ స్వీకారం శుక్రవారం జరిగింది. మొత్తం 14 కమిటీలు ఉండగా వాటిలో ఆరు కమిటీలకు చైర్మన్లు, వైస్ చైర్మన్లు, కమిటీ సభ్యులు వీఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయా కమిటీల హాలుల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రత్యేక ఆడిట్ కమిటీకి వియ్యపు అమర్‌నాథ్ చైర్మన్‌గా, మహ్మద్ ఇర్ఫాన్ డిప్యూటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. నగర సమగ్రాభివృద్ధి కమిటీకి చైర్‌పర్సన్‌గా షేక్ రహ్మతున్నీసా, డిప్యూటీ చైర్మన్‌గా తాటిపర్తి కొండారెడ్డి, తాగునీటి సరఫరా–భూగర్భ డ్రైనేజీ పారుదల ప్రత్యేక కమిటీకి మెరకనపల్లి మాధురి చైర్‌పర్సన్‌గా, బాలి గోవింద్ డిప్యూటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. విద్యా–సాంస్కృతిక కమిటీకి దేవినేని అపర్ణ చైర్‌పర్సన్‌గా, మోదుగుల తిరుపతమ్మ డిప్యూటీ చైర్‌పర్సన్‌గా, పారిశుద్ధ్య, ప్రజారోగ్య ప్రత్యేక కమిటీకి మొహమ్మద్ రెహానా నాహిద్ చైర్‌పర్సన్‌గా, మైలవరపు రత్నకుమారి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా, క్రీడలు ట్రాఫిక్ ప్రత్యేక కమిటీకి యరడ్ల ఆంజనేయరెడ్డి చైర్మన్‌గా, కలపాల అంబేడ్కర్ డిప్యూటీ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు.



ప్రత్యేక ఆడిట్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్న నూతన చైర్మన్ వియ్యపు అమర్నాథ్

పల్లపు ప్రాంతాల్లో ఇళ్లలోకి వర్షపునీరు

గాంధీనగర్(విజయవాడసెంట్రల్): నగరంలో శుక్రవారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి భవానీపురంలోని పల్లపు ప్రాంతాలు జలమయ్యాయి. పలు రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. 43వ డివిజన్ నులకపేట రోడ్డుపై మోకాలు లోతు నీరు నిలిచింది. 41వ డివిజన్ పరిధిలోని రంగూన్ సాహెబ్‌వీధి, ప్రెసిడెంట్ వీధిలో భారీగా వర్షపు నీరు నిలిచింది. జాతీయ రహదారి, నదికి మధ్య ఉన్న ప్రాంతం కావడంతోపాటు పల్లంగా ఉండడంతో భారీగా నీరు నిలిచింది. కొన్నిచోట్ల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. విజయవాడ వెస్ట్‌లో 22.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్దిపాటి వర్షానికే రోడ్లలో నీరు చేరుతోందని, ఇబ్బందిగా ఉంటుందని స్థానికులు వాపోతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు ఎత్తు పెంచుతామని ఇచ్చిన హామీని ఏడాదిగా పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. కొద్దిపాటి వర్షాలకే పరిస్థితి ఇలా ఉంటే. ఇక వర్షాకాలంలో జీవనం నరకప్రాయమవుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



భవానీపురం రంగూన్ సాహెబ్ వీధిలో నిలిచిన వర్షపు నీరు

పైపులైన్ నుంచి గ్యాస్ లీక్

ఆందోళన చెందిన నివాసితులు

చిట్టినగర్(విజయవాడపశ్చిమ): జక్కంపూడి కాలనీ సమీపంలో భవనాలకు వేసిన గ్యాస్ పైప్‌లైన్ నుంచి శుక్రవారం గ్యాస్ లీకేజీ కావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే..జక్కంపూడి కాలనీ మెయిన్‌రోడ్డులోని సప్తగిరిబ్యాంక్ పక్క వీధిలో డ్రెయిన్ పనులు సాగుతున్నాయి. పొక్లెయినత్‌తో డ్రెయిన్‌ను తవ్వే క్రమంలో ఈ వీధిలో నివాసాలకు గ్యాస్ సరఫరా అయ్యే ప్లాస్టిక్ పైపులైన్ రెండు ముక్కలైంది. దీంతో ఒకసారిగా పైపులైన్ నుంచి గ్యాస్ లీకై వాసన గుప్పుమంది. గ్యాస్‌తో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందిన స్థానికులు భవనాల పైకి చేరుకున్నారు. ఇంతలో స్థానికుల్లో ఒకరు 'సాక్షి' దినపత్రిక విలేకరికి సమాచారం ఇవ్వగా, ఆయన వెంటనే కొత్తపేట అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక సిబ్బంది పైపులైన్ బాధ్యతలు చూసే మెగా గ్యాస్ కంపెనీకి ఫిర్యాదు చేశారు. ఈలోగా ఈ లోగా స్థానికంగా ఉన్న భవన యజమానులు తమ వద్ద అందుబాటులో ఉన్న గమ్‌టేప్‌తో పైపు నుంచి గ్యాస్ లీకు కాకుండా చర్యలు తీసుకున్నారు. పైపు లోపల చెక్కముక్క పెట్టి గ్యాస్ బయటకు రాకుండా దాని చుట్టూ టేపు వేశారు. దీంతో తాత్కాలికంగా గ్యాస్ సరఫరా నిలిచిపోగా, అదే సమయంలో సదరు గ్యాస్ కంపెనీ సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని సమీపంలోని గ్యాస్ పైప్‌లైన్ వాల్వ్‌ను ఆఫ్ చేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా గ్యాస్ కంపెనీ సిబ్బంది మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో అభివృద్ధి పనుల సమాచారం తెలియజేస్తే, ఇటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూస్తామని వివరించారు.



గ్యాస్ లీక్‌కాకుండా టేప్ అంటిస్తున్న స్థానికులు

దుర్గమ్మ సన్నిధిలో భక్తి సంకీర్తన

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో శుక్రవారం కవులూరుకు చెందిన శ్రీసంతాన వేణుగోపాల భజన మండలి సభ్యులు భక్తి సంకీర్తనలను ఆలపించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని కళావేదికపై సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాన్ని నిర్వహించారు. బీహెచ్ సువర్ణకుమారి పర్యవేక్షణలో పలువురు కళాకారులు అమ్మవారి కీర్తనలను ఆలపించగా భక్తులు పరవశించిపోయారు. అనంతరం కళాబృంద సభ్యులకు అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.



గెస్ట్ టీచర్ల పారితోషికాన్ని పెంచాలి

భవానీపురం(విజయవాడపశ్చిమ): మహాత్మా జ్యోతీరావు పూలే బీసీ గురుకుల పాఠశాలు, కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ టీచర్లకు పారితోషికాన్ని పెంచాలని ఫుల్ టైమ్ గెస్ట్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకుడు టి.దాస్ శుక్రవారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గెస్ట్ టీచర్స్‌గా పనిచేస్తున్న 1253 మంది కృషితోనే పది, ఇంటర్ పరీక్ష ఫలితాల్లో గురుకులాలు ఉత్తమ ఫలితాలు సాధించగలిగాయని పేర్కొన్నారు. ప్రభుత్వ కళాశాలల్లోని గెస్ట్ లెక్చరర్లకు పెంచిన మాదిరిగానే గురుకులాల్లోని గెస్ట్ టీచర్లకు పారితోషికాన్ని పెంచాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు.







ఉప్పొంగిన దేశాభిమానం

నగర ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగింది. పహల్గామ్ దాడికి ప్రతీకారం తీర్చుకుని ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు దీటైన జవాబిచ్చిన మన సైన్యానికి సంఘీభావంగా నిర్వహించిన తిరంగా ర్యాలీలో జనం పోటెత్తారు. త్రివర్ణ పతాకాలు చేబూని అమరవీరులకు సెల్యూట్ చేశారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు సాగిన ర్యాలీలో వేలాది మంది పాల్గొని భారతమాతాకు జై అంటూ నినాదాలు చేశారు.

–సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ